సాక్షి
రాజన్న సిరిసిల్ల

బుధవారం । 4 । అక్టోబర్ । 2023



బద్దిపోచమ్మకు బోనం

వేములవాడ: వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ గుడి ప్రాంతమంతా భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఉక్కపోతతో భక్తులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించగా, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.



న్యూస్‌రీల్

'ఆరోగ్య మహిళ'కు స్పందన



వేములవాడ పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు

సిరిసిల్లటౌన్: 'ఆరోగ్యమహిళ' కార్యక్రమం ప్రతివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు తెలిపారు. మంగళవారం సిరిసిల్లలోని పీఎస్‌నగర్, వేములవాడ పీఏసీ, నేరెళ్ల పీహెచ్‌సీ, తంగళ్లపల్లి పీహెచ్‌సీల్లో ఉచితంగా వైద్యఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ హెల్త్‌సెంటర్లలో నిర్వహించిన శిబిరాల్లో ఓపీడీ(582), బ్రెస్ట్(573), ఓరల్‌కావిటీ(576) పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా యూటీఐ(11), ల్యాబ్(96), థైరాయిడ్(49), విటమిన్ డీ(36), సీబీపీ(85), సూక్ష్మ పోషకాలు(46) మందికి పరీక్షలు నిర్వహించి వీరిలో ఒక్క పేషెంటును జిల్లాసుపత్రికి రెఫర్ చేసినట్లు డీఎంహెచ్‌వో వివరించారు.

మంత్రి కేటీఆర్ కృషితో వంతెన



భూమిపూజ చేస్తున్న నాయకులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కృషితో వంతెన ఏర్పాటు అవుతోందని అన్నారు. మండలంలోని వెంకటాపూర్-పోతిరెడ్డిపల్లె గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించే వంతెన పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. ఆగయ్య మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి దట్టమైన అటవీప్రాంతంలో ఉండి ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో గ్రామంలో సమాచార వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా రెండు మండలాలకు కలిపి తారురోడ్డు సౌకర్యం కల్పించారన్నారు. దివంగత సర్పంచ్ కనకట్ల బాలయ్య విన్నపంతో మంత్రి కేటీఆర్ వంతెన నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరు చేశారన్నారు. వంతెనకు బాలయ్య పేరు నామకరణం చేసినట్లు తెలిపారు. ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, సర్పంచ్ గన్నమనేని లక్ష్మణ్‌రావు, ఉపసర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ మామిండ్ల తిరుపతిబాబు, నాయకులు సుధాకర్, పర్శరాములు, సతీశ్, నరేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.

మిడ్‌మానేరులో 26 టీఎంసీలు



బోయినపల్లి(చొప్పదండి): శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) ప్రాజెక్టులో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు రికార్డుస్థాయిలో 26.83 టీఎంసీల మేరనీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ఒక్క టీఎంసీ మేర మాత్రమే మిగిలి ఉండడం గమనార్హం. ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా ఎల్ఎండీకి 3వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి నుంచి 4వేల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318అడుగులు కాగా, ప్రస్తుతం 317.72 అడుగుల మేర ఉంది.

6న మెగా జాబ్ మేళా

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 6న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.విజయలక్ష్మి తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్స్ సహకారంతో హైదరాబాద్‌లోని ప్రముఖ బహుళజాతి కంపెనీలైన జెన్‌పాక్ట్, టెక్ మహీంద్రా, టీపీఓసీ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాయని తెలిపారు. కళాశాలలో 2019-23 మధ్య కాలంలో చదువుకున్న డిగ్రీ విద్యార్థులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అర్హులైనవారు హాజరు కావచ్చునని, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు 99490 5560, 91613 63897, 99128 03677 నంబర్లలో సంప్రదించాలన్నారు.

7న సిరిసిల్లలో జాబ్‌మేళా

సిరిసిల్ల కల్చరల్: హైదరాబాద్‌లోని ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చింతల మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. 20ఏళ్ల వయసుండి ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌లతో పాటు ఎంఎల్‌టీ, ఫార్మాటిక్ కోర్సులు పూర్తి చేసినవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9గంటలకు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

గుడిసె లేని సిరిసిల్ల.. నా జిమ్మేదారి

- అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తా
- నాపై నమ్మకం ఉంచండి
- ఏ పైరవీ అక్కర్లేదు..ఎవరికి దండం పెట్టే పని లేదు..
- మీ పైసలు మీకే ఇస్తున్న
- సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్
- కలెక్టర్ అనురాగ్ జయంతికి అభినందనలు



కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్



స్పోర్ట్స్‌కిట్ అందించిన మంత్రి కేటీఆర్



కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

సిరిసిల్ల: ఒక్క గుడిసె కూడా కనిపించని ప్రాంతమేదైనా ఉందంటే.. అది సిరిసిల్ల కావాలి.. గుడిసె లేని సిరిసిల్ల నా జిమ్మేదారి.. అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద మంగళవారం 577 డబుల్ బెడ్రూం ఇండ్లు, 700 నివాస స్థలాల పట్టాలు, ఎస్సీ లబ్ధిదారులకు సబ్సిడీని పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల కిందట ఎట్లా ఉండే సిరిసిల్ల ఎట్లా మారింది.. రోడ్లు, వీధి దీపాలే కాదు.. పేదల బతుకుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గుడిసెలు, రేకులషెడ్లు, శిథిలావస్థకు చేరిన ఇండ్లు ఎన్ని ఉన్నాయని సర్వే చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతిని కోరగా.. వారం రోజుల్లో ఫొటోలు, గుగుల్ మ్యాపింగ్‌తో సహా నివేదిక సిద్ధం చేశారని వెల్లడించారు. సిరిసిల్ల ప్రాంతంలో 628 మంది గుడిసెల్లో ఉన్నారని, 1747 మందికి రేకుల షెడ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్నారని వివరించారు. వీరందరికి గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరు చేస్తానన్నారు.

ఎవరికీ లంచం ఇవ్వద్దు

ఎవరైనా వచ్చి పది వేలు ఇస్తే.. ఇల్లు ఇప్పిస్తా అంటే నమ్మవద్దు.. ఎవ్వరికీ ఒక్కపైసా ఇవ్వద్దు అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చేందుకు ఎవరికైనా లంచం ఇచ్చారా..? అని మంత్రి బహిరంగంగానే ప్రశ్నించారు. ఇచ్చిన వాళ్లు చేతులు ఎత్తండి అన్నారు. ఏ అధికారి అయినా.. లంచం తీసుకుంటే.. ఇక్కడే సస్పెండ్ చేస్తానన్నారు. జిల్లాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. వేదికపై పట్టాలు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, పేదలకు పట్టాలు, గృహలక్ష్మి మంజూరు పత్రాలు ఇస్తున్నామని వెల్లడించారు. హోంమంత్రి మహమూద్ అలీ, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, 'సెస్' చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి, అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో ఎస్.ఆనంద్‌కుమార్, ఉప కలెక్టర్ గంగయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు.

కలెక్టర్‌కు అభినందన

మంత్రి కేటీఆర్‌సభలో కలెక్టర్ అనురాగ్ జయంతిని అభినందించారు. కలెక్టర్‌కు చెప్పిన వెంటనే క్షేత్రస్థాయిలో జిల్లా అధికార యంత్రాంగంతో పని చేయిస్తూ.. పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారన్నారు. కలెక్టర్ బాగా పని చేయడంతోనే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు.

వినతి పత్రాలు ఇచ్చేందుకు..

మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రాలు అందించేందుకు పలువురు పోటీ పడ్డారు. జిల్లాలోని నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు జనం రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆశ వర్కర్లు మంత్రిని కలిసేందుకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.

హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం

ధర్మపురి నుంచి సిరిసిల్లకు హెలికాప్టర్‌లో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ రాగా.. హెలీప్యాడ్ వద్ద జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ పుష్పగుచ్ఛం అందించారు. వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గోపు బాలరాజు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

రాజన్న అప్‌డేట్స్

గ్రామీణ ఆలయాల్లో నిత్య పూజలు జరగాలి



వేములవాడ: గ్రామీణ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరగాలని రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అన్నారు. రాజన్న సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి జిల్లా ధూపదీప నైవేద్య ఆలయాల అర్చకుల పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశం మంగళవారం జరిగింది. ఈవో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ కృషి చేస్తుందన్నారు. ఏసీ చంద్రశేఖర్, శిక్షకులు చంద్రగిరి శరత్‌శర్మ, నమిలకొండ రాజేశ్వరశర్మ పాల్గొన్నారు.

రాజన్న సేవలో వరంగల్ జోన్ ఉప కమిషనర్



వేములవాడ: వేములవాడ రాజన్నను వరంగల్ జోన్ దేవాదాయశాఖ ఉపకమిషనర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. ఈవో కృష్ణప్రసాద్ స్వామివారి ప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు.

7న హుండీ లెక్కింపు

వేములవాడ: రాజన్న హుండీ లెక్కింపును ఈనెల 7న స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని ఉత్తర్వులు వెలువరించారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట



ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏఎంసీ నూతన పాలకవర్గం

- జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ
- ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

సిరిసిల్లఅర్బన్: రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ మార్కెట్‌యార్డు ఆవరణలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా పూసపెల్లి సరస్వతి, వైస్ చైర్మన్ బండారి శ్యామ్, డైరెక్టర్లు సత్తి రోజా, తిరుపతిరెడ్డి, మల్లేశం, బైరి రమేశ్, మల్లయ్య, దేవేందర్, తిరుపతి, షేక్‌అలీ, భాస్కర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాఘవేందరావు, కటుకం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, రైతుబంధు అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. కాగా.. సమావేశం ఆవరణలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదని సర్దాపూర్ మాజీ సర్పంచ్, రైతుబంధు మండలాధ్యక్షుడు అగ్గిరాములు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'కోడ్'కు ముందే స్పీడ్!

- శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బీఆర్ఎస్ దూకుడు
- అవే వేదికలపై తమనే గెలిపించాలని ప్రచారం
- ఇంకా అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్, బీజేపీ
- నాలుగు సీట్లకు బీఎస్పీ అభ్యర్థుల ప్రకటన
- క్యాంపు కార్యాలయాల ఖాళీకి ఎమ్మెల్యేలు సిద్ధం



గంభీరావుపేటలో డబుల్ బెడ్‌రూం గృహ సముదాయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్(ఫైల్)

సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికల సంఘం పర్యటన మొదలైన దరిమిలా అధికార పార్టీ కూడా అభివృద్ధి పనుల శంకుస్థాపనల స్పీడ్ పెంచింది. అవే వేదికలపై ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తమను మరోసారి గెలిపిస్తే.. ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల స్పీడ్ పెంచారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులు, పెండింగ్ పనులు పూర్తిచేయడం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పంపిణీ, దళితబంధు జాబితా ఎంపిక, పింఛన్లు పంపిణీ, రోడ్లు, మున్సిపల్ వర్క్స్ తదితరాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏదిచేసినా ఈనెల 6 నుంచి 14 తేదీలోగా పూర్తిచేయాలన్న పార్టీ అధిష్టానం సూచనలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. 60 ఏళ్లలో పాత జిల్లాలో జరిగిన అభివృద్ధి, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తాము దేశంలో ముందున్నామని వివరిస్తున్నారు. 13 నియోజకవర్గాల్లో ప్రతీరోజూ చేరికల పర్వంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్దపల్లి, జగిత్యాల, రామగుండం, ధర్మపురిలో అభివృద్ధి పనులను ప్రారంభించి ఎన్నికల సమరశంఖం పూరించారు. మినీ బహిరంగసభలతో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

ఎమ్మెల్యేల ప్రైవేట్ కార్యాలయాలు సిద్ధం

ఎన్నికలకు ముందస్తు వ్యూహంతో వచ్చిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ముందే అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి మరునాటి నుంచే అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మధ్యలో జమిలి ఎన్నికల ప్రస్తావనతో కాస్త విరామం ప్రకటించారు. ఇటీవల జమిలి లేదని తేలడంతో తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వేదికలపై నుంచి తమ అభివృద్ధి వివరిస్తూనే.. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు విడుదలవనున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇప్పటికే అందరికీ అందుబాటులో ఉండేలా వారంతా ప్రైవేట్ కార్యాలయాలను కిరాయికి తీసుకోవడం విశేషం. మరోవైపు.. సోషల్ మీడియాను కూడా బలోపేతం చేసుకుంటున్నారు. ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా ఆర్మీలను నియమించుకుంటున్నారు. పర్వదినాలు, పండుగలు, పరామర్శలు.. ఇలా సందర్భమేదైనా ముందుంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీలో రాని స్పష్టత..

ఉమ్మడి జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నుంచి 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు అదేసంఖ్యలో బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇంతవరకూ రెండుపార్టీలు ఒక్కఅభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించలేదు. పాత కరీంనగర్ జిల్లాలో ఒకటిరెండు చోట్ల మినహా అన్నిస్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారన్న ప్రచారం ఉన్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల విషయంలో ఇదేరకమైన అనిశ్చితి నెలకొంది. దీన్నిఅవకాశంగా తీసుకున్న బీఆర్ఎస్.. మరింత దూకుడు పెంచుతోంది. 11మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రతీరోజు సుడిగాలి పర్యటనలు చేస్తూ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

బీఎస్పీ జాబితా విడుదల..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఎస్పీ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ స్థానాలు, ఒకటి జనరల్ కావడం విశేషం. నిశాని రామచందర్ -మానకొండూరు, చొప్పదండి- కొంకటి శేఖర్, ధర్మపురి- నక్కా విజయ్‌కుమార్, పెద్దపల్లి-దాసరి ఉష పేర్లు ఖరారు చేసింది. ఇందులో అభ్యర్థులంతా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. తెలంగాణలో 32 స్థానాల్లో పోటీచేస్తామని తాజాగా ప్రకటించిన జనసేన పార్టీ.. పాత కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలపై కన్నేసింది. రామగుండం, హుస్నాబాద్, జగిత్యాల, మంథని స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించడం గమనార్హం.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

- డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్



రుద్రంగిలో ప్రచారం చేస్తున్న ఆది శ్రీనివాస్

కోనరావుపేట/రుద్రంగి: కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభివృద్ధి జరిగిందని, మళ్లీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం శివంగాలపల్లి, ఎగ్లాస్‌పూర్, రుద్రంగి మండల కేంద్రంలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచుతామని, ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణానికి రూ.6లక్షలు, అంబేద్కర్ అభయహస్తం పథకం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షల ఆర్థికసాయం, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు రూ.4వేల పింఛన్, కౌలురైతులకు, రైతులకు రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. కోనరావుపేట మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు బైరగోని నందు, ప్రదీప్, ప్రకాశ్, రుద్రంగి మండల అధ్యక్షుడు తూము జలపతి, సర్పంచ్ తర్రె ప్రభలత తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కోనరావుపేటలో నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ.. 2022 మార్చి బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల వేతనాలు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. పాఠశాలల్లో వంట షెడ్లు నిర్మించి, వంటపాత్రలు అందించాలని కోరారు.

నేడు కలెక్టరేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ

- డీఆర్‌డీవో నక్క శ్రీనివాస్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని డీఆర్‌డీవో నక్క శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండగకు చీరను కానుకగా అందిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలోని మహిళలకు బతుకమ్మ చీరలను లాంఛనంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

కార్యకర్తలే మా బలం.. బలగం



వేములవాడ: కార్యకర్తలే తన బలం..బలగం అని బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు పుల్కం రాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కారు జోరును పెంచాలన్నారు. వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తనదేనన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా బీఆర్ఎస్ కుటుంబసభ్యులమేనని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

సమయాన్ని వృథా చేయొద్దు

- డీఈవో రమేశ్ కుమార్



విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో రమేశ్ కుమార్

వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధన కోసం నిరంతరం సాధన చేయాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను సందర్శించారు. సీఎస్ఆర్ సౌజన్యంతో పునర్‌నిర్మాణం జరుగుతున్న నూతన కట్టడాలను పరిశీలించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజరత్నం, ఉపాధ్యాయులు ఉన్నారు.

కస్తూరిబా విద్యాలయం తనిఖీ

వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని మర్రిపల్లి గ్రామంలోని కస్తూరిబా విద్యాలయాన్ని జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాల ఆవరణంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించి, కంప్యూటర్ ల్యాబ్, ప్రోగ్రాంసైన్స్‌తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న మాక్ ఎంసెట్ పరీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కేజీబీవీ ప్రత్యేక అధికారి శకుంతలకు సూచించారు.

క్లుప్తంగా

ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజు


నియామకపత్రం అందజేస్తున్న జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్

ముస్తాబాద్‌: ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముస్తాబాద్‌ మండలం బందనకల్‌కు చెందిన రాయం రాజుయాదవ్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌ మంగళవారం నియామక పత్రం అందించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన రాజుయాదవ్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు కార్తీక్‌రెడ్డిలకు రాజుయాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఐఆర్‌పై పునరాలోచించాలి

సిరిసిల్లకల్చరల్‌: ఉద్యోగులు, పెన్షనర్లకు 5 శాతం ఐఆర్‌ పెంచుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంపై విశ్రాంత ఉద్యోగుల సంఘం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు బలరామ్‌ పీఆర్సీ ప్రకటన ఊహించిందే అయినప్పటికీ ఉద్యోగుల అంచనాలకు భిన్నంగా తక్కువ శాతం ఐఆర్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, ఈహెచ్‌సీ విషయాన్ని తేల్చకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఈ విషయాలను పునఃపరిశీలించాలని కోరారు. ఆయనతో పాటు సంఘం ప్రతినిధులు శ్రీగాధ దేవదాస్‌, చొక్కి సుధాకర్‌, తన్నీరు లక్ష్మణ్‌రావు, జోగినిపల్లి మోహన్‌రావు పాల్గొన్నారు.

ముగ్గురిపై కేసు నమోదు

వేములవాడ అర్బన్‌:మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన సావనపల్లి పోచవ్వ–నర్సయ్యకు తిండి పెట్టకుండా, వారి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్న ముగ్గురు కొడుకులపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌సీఐ కరుణాకర్‌ తెలిపారు. తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టిన కుమారులు లచ్చయ్య, శంకర్‌, రాజులపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా తల్లిదండ్రులను మానసికంగా వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తహసీల్దార్‌ ఆఫీసులో రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

గంగాధర(చొప్పదండి): భూ సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌కు చెందిన బైరి శ్రీనివాస్‌–గౌతమి దంపతులు మంగళవారం మండల తహసీల్‌ కార్యాలయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న కొందరు అడ్డుకుని, పెట్రోల్‌ డబ్బాను లాక్కున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరి శ్రీనివాస్‌కు స్వగ్రామం నారాయణపూర్‌లోని సర్వేనంబర్‌ 485/21లో వంశపారంపర్యంగా వచ్చిన 3.02ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనభూమిలో సాగు చేసుకోవడానికి కొన్నాళ్లుగా చుట్టుపక్కల రైతులు అడ్డుకుంటున్నారు. తమ పొలంలోకి వెళ్లడానికి దారికోసం రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కొన్నాళ్లుగా కలెక్టర్‌, తహసీల్దార్‌, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషయమై తహసీల్దార్‌ రమేశ్‌బాబును వివరణ కోరగా ఇటీవలే తనకు ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించాలని ఆర్‌ఐకి ఆదేశించినట్లు తెలిపారు.

అటెండెన్స్‌.. అటెన్షన్‌!

- ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌
- జిల్లాలో అమలుకు విద్యాశాఖ శ్రీకారం
- విద్యార్థుల ఫొటోలు తీస్తున్న ఉపాధ్యాయులు


బోయినపల్లి హైస్కూల్లో విద్యార్థి ఫొటో తీస్తున్న టీచర్‌

బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) పథకానికి జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా ఈ పద్ధతిలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఫొటోలు తీస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో ప్రైమరీ, హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్‌, గురుకుల పాఠశాలలు అన్నికలిపి 411 ఉన్నాయి. సుమారు 45వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ ద్వారా నిత్యం ఎంత మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు అవుతున్నారు.. ఎంత మంది మధ్యాహ్న భోజనం తింటున్నారనే విషయం మండల, జిల్లా, రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులకు తెలియనుంది.

విద్యార్థుల ఫొటోలు సేకరణ

ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌లో భాగంగా తొలి దశలో పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి చదివే విద్యార్థుల ఫొటోలను ఉపాధ్యాయులు తీస్తున్నారు. అనంతరం వారి పేర్లు, క్లాస్‌ తదితర వివరాలతో యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఇందుకోసం కొన్ని పాఠశాలలకు ట్యాబ్స్‌ సైతం ప్రభుత్వం సమకూర్చింది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి కెమెరా ఆధారంగా ఫొటోలు తీస్తున్నారు.

ఫేస్‌ రికగ్నేషన్‌తో పారదర్శకత

క్లాస్‌ ప్రారంభానికి ముందు ఒకసారి, మధ్యాహ్న భోజనం సమయంలో మరోసారి విద్యార్థుల హాజరుశాతం నమోదు చేస్తారు. క్లాస్‌ టీచర్‌ స్మార్ట్‌ ఫోన్‌లేదా ట్యాబ్‌ ద్వారా స్కాన్‌చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌, కాగ్నిటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగించి డాటాబేస్‌లో ముందు ఉంచిన చిత్రాలతో పోల్చుకుంటుంది. ఆ ఫేస్‌ల ద్వారా క్లాస్‌కు ఎంతమంది విద్యార్థులు హాజరు అయ్యారనే విషయం లెక్క చెబుతుంది. ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌తో రోజుకు ఎంత మంది హాజరు అవుతున్నారు. మిడ్‌డే మీల్స్‌ ఎంత మంది తింటున్నారు. అనే విషయం తెలుస్తుంది. ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం, మధ్యాహ్న భోజనానికి హాజరవుతున్న విద్యార్థులు తదితర వివరాల్లో పారదర్శకత, ఖచ్చితమైన సమాచారం దొరికే వీలు ఉంటుందని డీఈఓ రమేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో విద్యార్థుల ఫొటోలు, వారి క్లాసు తదితర వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు వివరించారు.

డుమ్మా కొట్టే వీలులేదు



విద్యార్థులు బడికి తప్పించకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల ఫొటోలు తీసి ఫీడ్‌ చేస్తున్నారు. రిజిష్టర్ల అటెండెన్స్‌ తీసుకోవడం లేదు. పాఠశాలకు హాజరు అయితేనే ముఖం చూసి హాజరు పడుతుంది.

– ఒల్లెం అనుష్క, 9వ తరగతి, బోయినపల్లి హైస్కూల్‌

హాజరుశాతం పెరుగుతుంది



ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ ద్వారా విద్యార్థులు హాజరుశాతం పెరుగుతుంది. పాఠశాలకు వెళ్లకపోతే హాజరు పడదు అనే భయం కలుగుతోంది. విద్యార్థుల హాజరుశాతం, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య పారదర్శకంగా ఉంటుంది. విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటే ఉపాధ్యాయులను అప్రమత్తం చేసే వీలుంది.

– గసికంటి శ్రీనివాస్‌, తపస్‌, జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల

చురుకుగా కార్యక్రమం



ఫేస్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ సిస్టం పనులు జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టం పూర్తి అయ్యాక ఒకసారి క్లాస్‌లో మిషన్‌తో సిస్టం ఆన్‌ చేస్తే ఎంత మంది విద్యార్థులు హాజరు అయ్యారో తెలుస్తుంది. త్వరలో ఉపాధ్యాయులకు సైతం ఈ సిస్టం అందుబాటులో ఉంటుంది.

– ఏ.రమేశ్‌కుమార్‌, డీఈవో, సిరిసిల్ల

అత్తారింటికి వచ్చి.. బావిలో శవమై

- యువకుడి అనుమానాస్పద మృతి
- 20 రోజుల క్రితమే మిస్సింగ్‌
- మొండెం లేకుండా నీళ్లలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం


గణేశ్‌ (ఫైల్‌)


వ్యవసాయ బావిలో మృతదేహం

చొప్పదండి: అత్తారింటికి వచ్చిన ఓ యువకుడు ఆ ఊరి పొలిమేర్లలో శవమై కనిపించిన ఘటన చొప్పదండి మండలంలోని రెవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో తల లేని మొండెంతో ఉన్న మృతదేహం మల్యాల మండలం పోతారానికి చెందిన ముత్కల గణేశ్‌(36)గా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం గణేశ్‌కు రెవెల్లికి చెందిన బోయ మల్లయ్య కూతురు రజితను ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్య, భర్తలిద్దరూ ముంబైలో ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గణేశ్‌కు చేయికి గాయం కావడంతో, నొప్పి తగ్గాక వస్తానని, రెవెల్లిలోని అత్తగారింటికి సెప్టెంబర్‌ 2న వచ్చాడు. అత్తారింటి నుంచి వెళ్లిన గణేశ్‌ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు సెప్టెంబర్‌ 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే గణేశ్‌ మృతదేహాన్ని రెవెల్లి గ్రామంలోని మావురం రాంరెడ్డి వ్యవసాయ బావిలో కనుగొన్నట్లు గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. తల లేని మొండెంపై ఉన్న గుర్తులు, పసుపు కలర్‌ షర్ట్‌, బ్లాక్‌ కలర్‌ జీన్స్‌తో పాటు, కుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతదేహం గణేశ్‌దని గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తలలేని మొండెంతో ఉండడంతో తల భాగం కుళ్లిపోయి ఊడిపోయిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఉపేంద్ర చారి తెలిపారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ టి.కరుణాకర్‌రావు, రూరల్‌ సీఐ ప్రదీప్‌, ఎస్‌ఐ ఉపేంద్రచారి పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీం ద్వారా విచారణ జరిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీర్ల దర్గా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(70) మృతి చెందాడు. గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టగా మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఎస్సై రమాకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీ కొట్టింది. దీంతో మతిస్థిమితం లేని వ్యక్తి దూరంగా ఎగిరి పడ్డాడు. చీకట్లో ప్రమాదం జరగడంతో రోడ్డువెంట వెళ్లే వాహనదారులు అతని దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రమాకాంత్‌ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని 108వాహనంలో సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలం నుంచి వాహనదారుడు పరారీ కాగా, పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పదోన్నతులతో కూడిన బదిలీలకు చొరవ చూపాలి

- టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి


మాట్లాడుతున్న భూపాల్‌రెడ్డి

సిరిసిల్లఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, అందుకు చొరవ చూపాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, దుమాల రమానాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా పదోన్నతుల కోసం సుదీర్ఘ నిరీక్షణ చేస్తున్న ఉపాధ్యాయులు ప్రస్తుత పదోన్నతులపై ఎంతో ఆశ పెట్టుకున్నారని అన్నారు. ప్రస్తుతం కోర్టుకేసుల సాకుతో పదోన్నతులు నిలిపివేసి బదిలీలు చేస్తామని అనడం సరికాదన్నారు. కోర్టు వివాదాలు లేకుండా కౌంటర్‌దాఖలు చేసి, మార్గం సుగమం చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మధ్యంతర భృతిని 18శాతం చేయాలని అన్నారు. నాయకులు మైలారం తిరుపతి, రవిబాబు, రాంబాబు, రమేశ్‌ పాల్గొన్నారు.

మధ్యంతర భృతి 20శాతం చెల్లించాలి

ప్రభుత్వం వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, 5శాతం మధ్యంతర భృతి ప్రకటించడం విడ్డూరంగా ఉందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దానిని సవరించిన మధ్యంతర భృతి 20శాతం ఇవ్వాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

- 18శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌
- టీఆర్‌టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్‌ గౌడ్‌


నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

సిరిసిల్లఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన నిరాశాజనకమైన మధ్యంతర భృతిని నిరసిస్తూ టీఆర్‌టీఎఫ్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వెంకంపేట ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలతో మంగళవారం నిరసనకు దిగారు. టీఆర్‌టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బుర్ర కృష్ణప్రసాద్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఎంతోకాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించడం హర్షణీయం, కానీ మధ్యంతర భృతిని కేవలం 5శాతం ప్రకటించడం శోచనీయమన్నారు. వేతన జీవులు కనీసం 18శాతం ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ కేవలం 5శాతం ఐఆర్‌ ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి 18శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఈ నిరసనలో టీఆర్‌టీఎఫ్‌ సిరిసిల్ల మండల అధ్యక్షుడు పోతుగంటి రమేశ్‌, ప్రధాన కార్యదర్శి లక్కే లక్ష్మీరాజం, జిల్లా కౌన్సిలర్‌ గూగుల్‌ రమేశ్‌, చెక్కిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌, కోటగిరి ఆంజనేయులు, పాముల దేవయ్య, పొలాస మల్లేశం, రెహమాన్‌, లక్ష్మణ్‌, సామల రాములు, స్వరూప రాణి, వసంత, ఉమాదేవి, రాజేశ్వరి, శ్రీలత పాల్గొన్నారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసిన ఈ పంచాయతీ సిబ్బంది


పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ఈ పంచాయతీ సిబ్బంది

సిరిసిల్లటౌన్‌: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ఈ–పంచాయతీ టెక్నికల్‌ వింగ్‌ సిబ్బంది రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డిని కలిశారు. పదమూడేళ్లుగా 1,619 మంది ఈ పంచాయతీ ప్రాజెక్టు మేనేజర్లుగా పని చేస్తున్నామని వెల్లడించారు. వారందరికీ పేస్కేల్‌ ఇస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌ హోదా కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పందించి వెంటనే పంచాయితీరాజ్‌ ప్రిన్సిపాల్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియాకు ఫోన్లో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఈపంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈపంచాయతీ టెక్నికల్‌ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి అంబదాస్‌, ప్రధాన కార్యదర్శి గడ్డం శేషాద్రి తదితరులు ఉన్నారు.

బ్రాహ్మణ సంఘాలకు స్థలాలు కేటాయించాలి


వినతిపత్రం ఇస్తున్న బ్రాహ్మణ నాయకులు

గంభీరావుపేట(సిరిసిల్ల): బ్రాహ్మణ సంక్షేమ సంఘాలకు ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాలు కేటాయించాలని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనను కలిసి వినతిపత్రం అందించినట్లు రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ తెలిపారు.

చైల్డ్‌ వెల్ఫేర్‌కు బాలుడి అప్పగింత


మానసిక దివ్యాంగ బాలుడు

వేములవాడఅర్బన్‌: వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌ బస్టాండ్‌ వద్ద సుమారుగా నాలుగు సంవత్సరాల మానసిక వికలాంగుడైన బాలున్ని వదిలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమశాఖలోని చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సిబ్బంది బాలుడిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి, వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలున్ని సిరిసిల్లలోని బాలరక్ష భవన్‌ ఉంచారు. బాలుడి కోసం జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వర్ణలత ఫోన్‌ 73965 58651కు సంప్రదించాలని తెలిపారు.

బీఆర్‌ఎస్‌లో భారీ చేరికలు

- మంత్రి కేటీఆర్‌ సమక్షంలో చేరిన 65 మంది


బీఆర్‌ఎస్‌లో చేరుతున్న కోరుట్లపేట యువకులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన 65 మంది కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల యువకులు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన అనేకమంది తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యకర్తలందరికీ భవిష్యత్‌లో పార్టీ పరంగా తగిన న్యాయం చేయడానికి మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తారని తెలిపారు.

కొనసాగుతున్న ఆందోళనలు


కొనసాగుతున్న అంగన్‌వాడీల నిరసనలు


ఆశల నిరసనకు సంఘీభావం తెలుపుతున్న స్కైలాబ్‌బాబు

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లలో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఈ పంచాయతీ వర్కర్లు నిరసనలతో హోరెత్తించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆందోళనలు చేపట్టారు. నిరవధిక సమ్మెలో భాగంగా దీక్షలను కొనసాగించారు. ఆశవర్కర్లకు రూ.18వేలు ఫిక్స్‌డ్‌ వేతనాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు డిమాండ్‌ చేశారు. వారు చేపడుతున్న తొమ్మిదో రోజు నిరవధిక సమ్మె చేపట్టగా ఆయన వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనికి సమాన వేతనాలు ఇవ్వాల్సి ఉండగా సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, ఆశ వర్కర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బదవేణి మంజుల, ప్రధాన కార్యదర్శి జయశీల, చంద్రకళ, లత, రాణి, లావణ్య పాల్గొన్నారు.

ఫిక్స్‌డ్‌ వేతనలు రూ.26వేలు ఇవ్వాలి

తమకు రూ.26వేలు ఫిక్స్‌డ్‌ జీతాలివ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆర్డీవో ఆఫీసు ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 23వ రోజు నిరసన తెలిపారు. తమను గ్రేడ్‌–3, గ్రేడ్‌–4 ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, అంగన్‌వాడీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు కల్లూరి చందన, ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత, కొండికొప్పుల పద్మ, శ్యామల పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి..


కలెక్టరేట్‌ ఎదుట ఈ పంచాయతీ ఉద్యోగులు నిరసన

జిల్లాస్థాయిల్లో పనిచేసే ప్రాజెక్టు మేనేజర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, జూనియర్‌ అసిస్టెంట్లకు పేస్కేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ పంచాయతీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. చేపట్టిన నిరవధిక సమ్మెలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట దీక్షలు చేపట్టి మాట్లాడారు. మహిళా ఉద్యోగులు అందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ బండిస్వామి, గడ్డం శేషాద్రి, నర్సింగోజు శ్రీధర్‌, శాణగొండ రమేశ్‌, శ్రీనివాస్‌, రఘు పాల్గొన్నారు.